క్లుప్తంగా

ఘనంగా పాఠశాల వార్షికోత్సవం


మాట్లాడుతున్న ఉషశ్రీ

కొందుర్గు: కొందుర్గు బాలికల ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్‌రెడ్డి విద్యార్థుల ప్రతిభను వివరించారు. అనంతరం విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతిభచూపిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రాజేష్‌పటేల్, ఉపాధ్యాయులు ఉషశ్రీ, శివలింగమ్మ, సరిత, గ్రామస్తులు పాల్గొన్నారు.

మళ్లీ బీజేపీదే అధికారం

జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్‌గుప్తా


మాట్లాడుతున్న వెంకటేష్‌గుప్తా

షాద్‌నగర్ రూరల్: కేంద్రంలో మళ్లీ బీజేపీదే అధికారం అని జిల్లా అధికార ప్రతినిధి కక్కునూరి వెంకటేష్‌గుప్తా ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని మొగిలిగిద్ద గ్రామానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రచారరథం చేరుకుంది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి పథకాలను స్క్రీన్‌పై వివరించారు. అనంతరం వెంకటేష్‌గుప్తా మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. పేద ప్రజలను అన్ని విధాలుగా ఆదుకునేందుకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 400 సీట్లను సాధించడమే లక్ష్యమన్నారు. దేశ ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో నర్సింలు, ఉదయ్, శ్రవణ్, వెంకటేష్, కృష్ణ, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు

తహసీల్దార్ గౌతమ్‌కుమార్

మొయినాబాద్: ప్రభు త్వ భూములను కాపాడటమే మా బాధ్యత, క బ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మొ యి నాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్ అన్నా రు. బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడటం మా బాధ్యత అని అన్నారు. మొయినాబాద్ మండలంలో కొంత మంది ప్రభుత్వ భూముల పక్కనే ప్రైవేటు భూములను కొనుగోలు చేసి నంతరం ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నట్టు తమ దృష్టికివచ్చిందన్నారు. అసైన్డ్ భూముల్లో నిర్మాణాలు చేపట్టినా, ప్రభుత్వ భూములను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా వెంటనే కూల్చివేయిస్తామన్నారు.

ఓటు హక్కు వజ్రాయుధం

డిప్యూటీ తహసీల్దారు ఆనంద్‌సింగ్



మాట్లాడుతున్న ఆనంద్‌సింగ్

షాద్‌నగర్: రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని డిప్యూటీ తహసీల్దారు ఆనంద్‌సింగ్ అన్నారు. బుధవారం పట్టణంలోని బీఏఎం డిగ్రీ కళాశాలలో నెహ్రూ యువకేంద్రం, ఫెమినా మహిళా సేవా మండలి ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలన్నారు. ఓటును అమ్ముకోవద్దని న్యాయబద్ధంగా వినియోగించుకోవాలని సూచించారు. ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మశ్చందర్, అధ్యాపకులు మణివర్ధన్‌రెడ్డి, శ్రీకాంత్, పాల్గొన్నారు.

'కార్పొరేషన్ ఏర్పాటు హర్షణీయం'

షహాడీషరీఫ్: పద్మశాలి జన చైతన్యం, అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా చేనేత విభాగం అధ్యక్షుడు మస్న రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. జల్‌పల్లి శ్రీరాం కాలనీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆ రోడ్డు.. గుంతలమయం!


గుంతలమయంగా ఎస్సీ కాలనీ రహదారి


శ్రీనిధి పాఠశాల ఎదుట దుమ్ములేస్తున్న రహదారి

ఎస్సీ కాలనీ రహదారి పనుల్లో నిర్లక్ష్యం
- ఇబ్బందుల్లో వాహనదారులు
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు

మొయినాబాద్ రూరల్: మండల పరిధిలోని అజీజ్ నగర్ పాత చౌరస్తా నుంచి వెళ్లే నాగిరెడ్డిగూడ రోడ్డు పనులను ఆర్అండ్‌బి అధికారులు ప్రారంభించి మధ్యలోనే నిలిపి వేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ కాలనీ నాగిరెడ్డిగూడ గ్రామం వరకు సీఆర్ఆర్ (కన్‌స్ట్రక్షన్స్ ఆఫ్ రూరల్ రోడ్లు) రూ.1.30 కోట్లతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2023, ఏప్రిల్ 16న అప్పటి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. అజీజ్‌నగర్ పాత చౌరస్తా నుంచి శ్రీనిధి పాఠశాల, నాగిరెడ్డిగూడ వరకూ రోడ్డు వేశారు. కానీ ఎస్సీ కాలనీ మొత్తం రోడ్డు వేయలేదు. అజీజ్‌నగర్, నాగిరెడ్డిగూడ, బాకారం, కాశీంబౌలి, అమ్డాపూర్ గ్రామాలకు వెళ్లే ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. శ్రీనిధి పాఠశాల ఎదుట వాహనాల రాకపోకలతో దుమ్ము లేస్తుంది. ఎస్సీ కాలనీలో రోడ్డు గుంతలు గుంతలుగా ఉండడంతో వాహనాలు నడపలేకపోతున్నారు. ఈ రోడ్డుపై వెళ్లాలంటే నరక యాతన అనుభవిస్తున్నామని ఆయా గ్రామాలకు వెళ్లే ప్రజలు పేర్కొంటున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి అతుకుల రోడ్లను పూర్తి చేయాలని కోరుతున్నారు.

పనులు పూర్తి చేయిస్తాం



అజీజ్‌నగర్ పాత చౌరస్తా నుంచి నాగిరెడ్డి గూడ వరకు రోడ్డు మంజూరైన విషయం వాస్తవమే. కానీ అప్పటి మంత్రులు, ప్రజా ప్రతినిధుల హయాంలో ప్రారంభించారు. కొన్ని కారణాల వల్ల పనులు ఆగిపోయాయి. కాంట్రాక్టర్ అందుబాటులో రాగానే పనులను వేగంగా పూర్తి చేయిస్తాం.

– విజయ్‌కుమార్, డిప్యూటీ డీఈ, మొయినాబాద్

కేబినెట్ నిర్ణయాలపై కృతజ్ఞతల వెల్లువ

పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్


అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్


బోళ్ల యాదగిరి

కద్తాల్: ఎన్నో సంవత్సరాలుగా కార్పొరేషన్లు లేని సామాజిక వర్గాలకు, ఆయా సామాజిక వర్గాల విజ్ఞప్తి మేరకు కొత్తగా 16 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. గతంలో వెనుకబడిన తరగతులకు చెందిన పలు సామాజిక వర్గాలు, కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని, అప్పటి ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముదిరాజ్, మున్నూర్ కాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేరా, గంగాపుత్ర, ఈబీసీ సంక్షేమ బోర్డు, ఆర్యవైశ్య, రెడ్డి, మాదిగ ఉపకులాల కార్పొరేషన్లతో పాటు, కొమరంభీం ఆదివాసీ, సంత్‌సేవాలాల్ లంబాడ, ఏకలవ్య తదితర కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆయా సామాజిక వర్గాలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3500ల ఇళ్లను ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద కేటాయించడం, ఇళ్లు లేని నిరుపేదలకు వరమని, సొంతింటి కళ నెరవేరే రోజు వచ్చిందన్నారు. అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, రేషన్‌కార్డుకు సంబంధం లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులు అందిస్తామని కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు హీరాసింగ్, జవహర్‌లాల్ రామకృష్ణ, తదితరులు ఉన్నారు.

పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం

ఆమనగల్లు: పద్మశాలీల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయడంపై ఆమనగల్లు పద్మశాలీ సంఘం నాయకులు ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. పద్మశాలీయుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. వీలైనంత త్వరగా పద్మశాలీ కార్పొరేషన్‌కు కమిటీని నియమించి నిధులు కేటాయించాలని కోరారు.

ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం

తలకొండపల్లి: ముదిరాజ్ సంఘ కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ముదిరాజ్ సంఘం మండలాధ్యక్షుడు యాదగిరి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమం దిశగా సీఎం రేవంత్‌రెడ్డి పాలన ఉందన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ముదిరాజ్ సంఘం సంక్షేమం కోసం, వారి జీవితాల్లో వెలుగులు తీసుకురావడానికి ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు రేవంత్‌రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు, అహర్నిశలు పోరాటం చేసిన రాష్ట్ర ముదిరాజ్ నాయకులకు బోళ్ళ యాదిగిరి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. గత ప్రభుత్వాలు ముదిరాజ్‌ల సంక్షేమానికి ఎలాంటి కృషి చేయలేదన్నారు. ముదిరాజ్‌లందరూ రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలబడతామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ లందరూ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, ఉపాధి, తదితర రంగాల్లో అభివృద్ధి చెందనున్నారని యాదగిరి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

బూర్గులను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలి

వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనునాయక్


నివాళులర్పిస్తున్న నాయకులు

షాద్‌నగర్ రూరల్: బూర్గుల గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జి శ్రీనునాయక్ డిమాండ్ చేశారు. బుధవారం బూర్గుల రామకృష్ణారావు జయంతిని పురస్కరించుకొని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని బూర్గుల విగ్రహానికి పూలమాలలువేసి నివాళులర్పించారు. ఈ సదర్భంగా శ్రీనునాయక్ మాట్లాడుతూ బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ తొలిముఖ్యమంత్రిగా, రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా అనేక సేవలను అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హరికృష్ణగౌడ్, రమేష్, రాజు, రవి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

చర్చి నిర్మాణాన్ని నిలిపి వేయాలని వినతి

కొందుర్గు: జిల్లేడ్ చౌదరిగూడ మండలం పద్మారం గ్రామంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న చర్చి నిర్మాణాన్ని నిలిపివేయాలని ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యులు బుధవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ఆసుపత్రికి కేటాయించిన గ్రామకంఠం స్థలంలో అక్రమంగా చర్చి నిర్మిస్తున్నా పంచాయతీ కార్యదర్శి దీరజ్ అడ్డకోవడం లేదని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ విషయమై తగిన విచారణ చేయించి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు బలరాం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేష్, కార్యదర్శి నర్సింహా, జిల్లా ప్రధాన కార్యదర్శి వినోద్, పాల్గొన్నారు.

బకాయిలు చెల్లించండి

తుర్కయంజాల్: మధ్యాహ్నం భోజనం కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. బుధవారం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డిని కలిసి మధ్యాహ్నం భోజన కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు స్వప్న ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పెండింగ్ బిల్లులు, పెండింగ్ వేతనాలు సకాలంలో రాకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ప్రభుత్వం వెంటనే స్పందించి, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు అలివేలు, సభ్యుడు గణేశ్, లక్ష్మమ్మ, శిరీష, రంగమ్మ, మంగ తదితరులు పాల్గొన్నారు.

నూరు శాతం పన్ను వసూలు లక్ష్యం



గ్రామ పంచాయతీ కార్యాలయం


పన్నులు వసూలు చేస్తున్న పంచాయతీ అధికారులు

అధికారుల ప్రత్యేక దృష్టి
- ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్న పంచాయతీ సిబ్బంది
- నాలుగు జీపీల్లో వందశాతం పూర్తి

మొయినాబాద్: ఇంటి పన్ను వసూలుపై పంచాయతీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. నూరు శాతం వసూళ్లే లక్ష్యంగా ఇంటింటికీ తిరిగి అవగాహన కల్పిస్తున్నారు. ఈ నెల 31 నాటికి అన్ని గ్రామాల్లో పూర్తిస్థాయిలో వసూలు చేయాలని అధికారులు ప్రత్యేక బృందాలుగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. మొయినాబాద్ మండలంలో 28 గ్రామ పంచాయతీలు ఉండగా నాలుగు గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే వంద శాతం వసూలు అయ్యాయి. గ్రామ పంచాయతీలకు వచ్చే ఆదాయంలో ఇంటి పన్నులే ప్రధానమైనవి. ప్రతి సంవత్సరం పన్నుల వసూళ్లపై పంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ఈ ఏడాది మొత్తం రూ.4,66,25,675 వసూలు చేయాలని పంచాయతీ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ 70శాతం వసూలు చేశారు. అంటే సుమారు రూ.3,26,37,973 పన్నులు వసూలయ్యాయి. ఫిబ్రవరి చివరి నాటికి మండలంలో 50 శాతంగా ఉంది. ఈ నెలలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టడంతో పదిహేను రోజుల్లోనే 20 శాతం వరకూ వసూలు చేయగలిగారు.

నాలుగు గ్రామాల్లో వంద శాతం...

మండలంలోని నాలుగు గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు పూర్తయ్యాయి. నక్కలపల్లి, రెడ్డిపల్లి, చందానగర్, ఎత్‌బార్‌పల్లి గ్రామ పంచాయతీల్లో వసూలు అయ్యాయి. మొయినాబాద్, మేడిపల్లి గ్రామాల్లో పన్నుల వసూలు అతి తక్కువగా ఉంది. ఈ రెండు పంచాయతీల్లో ఇప్పటి వరకు కేవలం 50 శాతం మాత్రమే వసూలయ్యాయి. ఈ రెండు పంచాయతీలతో పాటు మిగిలిన పంచాయతీల్లోనూ ఈ నెలాఖరు వరకూ వంద శాతం వసూలు చేయాలని అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కల్పించిన రాయితీ గురించి వివరించి వసూలు చేస్తున్నారు. సెలవు రోజుల్లో సైతం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి వసూలు చేస్తున్నారు.

పూర్తిస్థాయి వసూళ్లకోసం దృష్టి పెట్టాం



గ్రామ పంచాయతీల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నాం. అందుకోసం ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఇంటింటికీ తిరిగి వసూలు చేస్తున్నాం. ఇప్పటికే నాలుగు పంచాయతీల్లో పూర్తిస్థాయిలో వసూలయ్యాయి. మిగిలిన పంచాయతీల్లోనూ వసూలు చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాం.

– వెంకటేశ్వరరెడ్డి, ఎంపీఓ, మొయినాబాద్

వేతనాలు చెల్లించండి

సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు


ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్‌కు వినతి పత్రం అందజేస్తున్న రాజు

షాద్‌నగర్ రూరల్: గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ బుధవారం సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వీర్లపల్లిశంకర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు, మంచినీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణ, డంపింగ్ యార్డు, హరితహారం, పల్లె ప్రకృతివనం, వైకుంఠ దామం వంటి పనులు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వం నెలకు రూ.8,500 చొప్పున చెల్లిస్తుందని, గత 6 నెలలనుంచి కార్మికులకు వేతనాలు చెల్లించకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. జీపీ కార్మికులను వెంటనే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనునాయక్, సాయిబాబా, జంగయ్య, మల్లేశ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల్లో బీజేపీదే గెలుపు


క్యారీ బ్యాగులు పంపిణీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్‌రెడి

ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి

షాబాద్: చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీదే గెలుపు అని ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం షాబాద్ మండల పరిధిలోని బోడంపహాడ్ గ్రామంలో జెండా పండగ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు మోదీ ప్రభుత్వం చేసిందేనని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లను నమ్మే స్థితిలో లేరన్నారు. మోదీ తొమ్మిదేళ్ల పాలనలోని విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీ కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి విజయంకోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, మండల అధ్యక్షుడు కిరణ్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీధర్‌రెడ్డి, రాము, కూతురు మహేందర్, మాణెయ్య, రవీందర్‌రెడ్డి, రవిగౌడ్, బర్క మహేందర్, హరికృష్ణ, రాకేష్, సందీప్, నరేందర్, సురేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలి..

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బీజేపీ ఎంపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. మన్‌మర్రి, బోడంపహాడ్ గ్రామాల్లో మహిళలకు, క్యారీ బ్యాగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుందాం, అభివృద్ధిని సాధించుకుందాం అంటూ ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని తగ్గించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ క్యారీ బ్యాగుల వినియోగాన్ని పెంచుకోవాలన్నారు.

మంచి ఉత్తీర్ణత సాధించాలి

టోల్‌ప్లాజా మేనేజర్ మహమ్మద్ అలీ ఇబ్రహీం


ఐ సడక్ సంస్థ అందించిన బెంచిల్లో కూర్చున్న విద్యార్థులు, టీచర్లు

షాద్‌నగర్: విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఐ సడక్ జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌వే టోల్‌ప్లాజా మేనేజర్ మహమ్మద్‌అలీఇబ్రహీం అన్నారు. బుధవారం ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని దూసకల్ ప్రభుత్వ పాఠశాలకు ఐ సడక్ సంస్థ జడ్చర్ల ఎక్స్‌ప్రెస్‌వే టోల్‌ప్లాజా ఆధ్వర్యంలో బెంచిలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు మౌలిక వసతుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయన్నారు. సర్కారు బడుల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహాయ సహకారాలను అందిస్తామన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. ఐ సడక్ సంస్థ ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాస్, అడ్మిన్ జగదీశ్, ప్రధానోపాధ్యాయురాలు కరుణశ్రీ, ఉపాధ్యాయులు రేవతి, జ్యోతి పాల్గొన్నారు.

మహనీయుల సేవలు చిరస్మరణీయం


వాల్‌పోస్టర్ విడుదల చేస్తున్న నాయకులు

మొయినాబాద్: మహనీయుల సేవలు చిరస్మరణీయమని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేశ్ పేర్కొన్నారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి సభల వాల్‌పోస్టర్‌ను పీడీఎస్‌యూ, పీవైఎల్ సంఘాల నాయకులు బుధవారం శంకర్‌పల్లి మండల కేంద్రంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేశ్ మాట్లాడుతూ భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల వర్ధంతి సందర్భంగా మార్చి 15 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా సభలు, సదస్సులు నిర్వహిస్తామన్నారు. సదస్సుల్లో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. విద్యా, వైద్యం, ఉపాధి అవకాశాల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను యువత నిలదీయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీస్ డివిజన్ ఇన్‌చార్జి కాడిగళ్ల ప్రవీణ్, జైపాల్, శ్రీకాంత్, సురేష్, అశోక్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యం

ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రణాళికలు సిద్ధం చేస్తోందని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. మండలం పరిధిలోని మజీద్‌పూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాస్ రూంను బుధవారం ఆయన ప్రారంభించి, విద్యార్థులకు క్రీడాదుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కావాల్సిన మౌలిక వసతుల కల్పన, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానన్నారు. పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి చేయూతనందిస్తానని చెప్పారు. అలాగే, విద్యార్థులకు పోషక విలువలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ బుర్ర రేఖా, జెడ్పీటీసీ దాసుగౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీ బాలమణి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయభాస్కర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ సుధాకర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు రమేష్, శివకుమార్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్త ప్రభాకర్‌గౌడ్‌లతో పాటు నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.



క్రీడాదుస్తులు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే